Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 25

(Jan. 28, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 25

(Jan. 28, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486
4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 28-1-47 మంగళవారం [సంచిక 25

కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవం

కాకినాడ, జనవరి 26

గాంధీ-జిన్నా పార్కులో నేడు కమ్యూనిస్టుపార్టీ, విద్యార్థి ఫెడరేషను యాజమాన్యాన స్వాతంత్ర్యదినోత్సవం జరిగింది. మీటింగుకుముందు 500 మందితో ఊరేగింపు నడిపించబడింది. సభలో 15 వందలమందికి పైగా జనం ఉత్సాహంతో స్వాతంత్ర్య ప్రతిజ్ఞ తీసుకున్నారు. రాష్ట్రంలో కమ్యూనిస్టులను, ప్రజాసంస్థల నాయకులను అరెస్టుచేయడాన్ని ఖండిస్తూ వారిని వెంటనే విడుదలచేయాలని తీర్మానించారు.

కాంగ్రెస్ సోషలిస్టుపార్టీపై పోలీసు దాడి

[illegible], జనవరి 26

నేడు ఉదయాన్నే కాంగ్రెస్ సోషలిస్టుపార్టీ, [illegible] సోషలిస్టుపార్టీ, 'స్వతంత్ర' 'నారీశక్తి' ముద్రణాలయాలు, [illegible] గృహాలను పోలీసులు [illegible] సోదా చేశారు.

స్వతంత్ర దినోత్సవ [illegible] పోలీసులు [illegible] కాంగ్రెసు సోషలిస్టులు [illegible] ప్రకటించారు. [illegible]

సామ్రాజ్యవాద అధికారుల ధోరణిలో ప్రకాశం మంత్రివర్గం ప్రవర్తించకూడదు

కమ్యూనిస్టులపై దాడికి దేశవ్యాపితంగా అసమ్మతి తెలియజేయాలి

కామ్రేడ్ జోషీ ప్రకటన

బొంబాయి, జనవరి 24

అఖిలభారత కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి కామ్రేడ్ పి. సి. జోషీ ఇటీవల మద్రాసు రాష్ట్రంలో కమ్యూనిస్టులపై గావించిన దాడిని ఖండించుతూ క్రింది ప్రకటన గావించారు: (ప్రకటనలో కొన్ని భాగాలను ఇదివరకే ప్రకటించాం. పూర్తి పాఠాన్ని క్రింద ఇస్తున్నాము.)

"మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర, తమిళ, కేరళ ప్రాంతాల కమ్యూనిస్టుపార్టీపై ప్రభుత్వం పెద్ద దెబ్బ గొట్టింది. 1929 లో పార్టీపై ఇలాంటి దాడియే జరిపి మీరట్ కుట్ర కేసును బనాయించింది. 1934 లో జరిపిన దాడులు చివరకు పార్టీనే నిషేధించుటతో అంతమయ్యాయి. అయితే ఆ రోజులలో దాడి చేసింది సామ్రాజ్యవాద నిరంకుశాధికారులు. కాని నేడు ప్రజామంత్రివర్గం అధికారంలో వుండగా ఈ దాడులు జరిగాయి.

"22వ తేదీరాత్రి పబ్లిక్ సేఫ్టీ ఆర్డినెన్సును మద్రాసు గవర్నర్ ప్రకటించారు. యుద్ధకాలంలో ఆర్డినెన్సుల లక్షణాలు, అంతకు పూర్వం బెంగాలు ఆర్డినెన్సుల లక్షణాలు ఇందులో వున్నాయి. ఈ ఆర్డినెన్సు క్రింద ఏ వ్యక్తినైనా విచారణ లేకుండానే డిటైన్ చేయవచ్చు. ఏ భవనాన్నైనా స్వాధీనపరచుకోవచ్చు ఏ పత్రికపైన అయినా నిషేధాజ్ఞలు విధించవచ్చు.

"సెంట్రల్ కమిటీ సభ్యులైన ఇ. యం. ఎస్. నంబూద్రిపాద్, యన్. కె. కృష్ణన్‌లు అరెస్టయ్యారు. మరికొందరు ముఖ్యులపై వారంట్లున్నాయి. మలబార్‌లో ముఖ్యమైన రాష్ట్రపార్టీ నాయకులు మొదలుకొని తాలూకా పార్టీ నాయకులవరకు అందరినీ అరెస్టు చేశారు. తమిళనాడులో ఒక్కదెబ్బతో రాష్ట్ర నాయకులు మొదలుకొని స్థానికపార్టీ నాయకులవరకు అందరినీ అరెస్టుచేశారు. ఆంధ్రలో అరెస్టుల వార్తలింకా వస్తూనే వున్నాయి. కార్మిక నాయకులు, రైతు నాయకులు, తెలుగు, మళయాళం దినపత్రిక, తమిళ వారపత్రికలలో పనిచేసే ముఖ్యమైన జర్నలిస్టులు, మానేజర్లతోసహా ఈ అరెస్టు చేయబడినవారిలో వున్నారు.

"కృష్ణాజిల్లా పార్టీ ఆఫీసుకు సీలువేశారు. (తర్వాత సోదాచేసి సీలు తీసివేశారు - సం.)

ఆంధ్ర రైతాంగం ధనమిచ్చి నిర్మించి యిచ్చిన ప్రజాశక్తినగర్‌ను పోలీసులు చుట్టుముట్టారు.

పాత నిరంకుశాధికారులకు ప్రకాశంగారు తలూపకూడదు

"ప్రకాశంగారి మంత్రివర్గం పాత నిరంకుశాధికారుల ధోరణిలోనే ప్రవర్తించడానికి వీలులేదు. ఈనాడు పైన పెత్తనం చలాయించుతున్న సామ్రాజ్యవాద నిరంకుశాధికారులు చేయదలచుకొన్న పనులన్నిటికీ, ప్రకాశంగారి మంత్రివర్గం అనుమతి నీయరాదు. 'నేరాలు' అని పేర్కొంటున్న చర్యలను కమ్యూనిస్టు లేమి చేశారు? ఈనాడు కాంగ్రెస్ మంత్రివర్గం, కమ్యూనిస్టులు చేస్తున్న ప్రజాసేవ చర్యలను బలపరచాలిగాని, అణచివేయరాదు. కాని ఈనాడు కాంగ్రెసు మంత్రివర్గం అలా చేయడంలేదు. ప్రజలు జోక్యం కలుగజేసుకొని, పరిస్థితులు అధ్వాన్నం కాకుండా రక్షించవలసిన అవసరం ఎంతోవుంది.

పొలిటికల్ డిపార్టుమెంటు ఒత్తిడి

"సంస్థానాధీశుల నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా తిరువాంకూర్‌లోను, తెలంగాణాలోను పోరాటాలను సంఘటిత పరచుటలో కమ్యూనిస్టులు ముందు నిలబడ్డారు. మలబారు, ఆంధ్రలలో వీరికండగా దేశభక్తియుతులైన ప్రజ నిలబడింది. ఇది పొలిటికల్ డిపార్టుమెంటువారి ప్లానులను తల్లక్రిందులు చేస్తోంది. అందుచే వాళ్ళకు కమ్యూనిస్టులపై ఆగ్రహం కల్గి. పి. పొలిటికల్ డిపార్టుమెంటు కోసం ప్రకాశంగారి మంత్రివర్గం కమ్యూనిస్టుపార్టీని అణచివేయవలసిందేనా? ప్రజాతంత్రం, స్వాతంత్ర్యంకోసం పోరాడే ప్రధాన శక్తులలో ఒకదానిని అణచివేసి బలహీనపరచవలసిందేనా? తమిళనాడులో సమ్మెలు ముమ్మరంగా సాగుతున్నాయి. కార్మికులపై మిల్లు యజమానులు, [illegible] గూండాలు, పోలీసులు దౌర్జన్యాలు గావించి భయపెట్ట ప్రయత్నించారు. మలబారు పోలీసులు మరతుపాకులతో సిద్ధమయ్యారు. కాని కార్మికులను అణచడంలో విఫలులయ్యారు. కాంగ్రెసు పలుకుబడిక్రిందనున్న కార్మికులు కూడా కమ్యూనిస్టు కార్మికులతో కలిసి, యజమానులతో పోరాడుతున్నారు. రాజకీయ విభేదాలెన్ని వున్నప్పటికీ కార్మిక పోరాటాలను ప్రజానీకం బలపరిచింది. కాని పెట్టుబడిదారులు, లాభాలు గుంజేవారు, కొత్తగా కాంగ్రెస్ సహాయకుల్లాగా తయారయ్యారు. వీరు కార్మికవర్గ నాయకులను అరెస్టు చేయవలసిందని మంత్రివర్గంపై ఒత్తిడి తెస్తున్నారు.

"అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాక, ఇపుడు ఒక్క పెట్టున కార్మికనాయకులను అందరినీ అరెస్టుచేయడం సంభవించింది.

ప్రజల కర్తవ్యం

"కౌలుదార్లు తమ హక్కులకోసం, బంజరుభూముల విషయంలోనూ జమీందార్లకు వ్యతిరేకంగా పెద్ద రైతుపోరాటాలు సాగించుతున్నారు. మంత్రివర్గం ఈ విషయంలో తగుచర్యలుతీసుకోవాలని రైతాంగం కోరుతూవచ్చింది. కాని జాతీయ విద్రోహులూ, ప్రజాపీడకులూ అయిన జమీందార్లకు మంత్రివర్గం సహాయపడుతుంది. ఇందుకు నిదర్శనం రైతాంగ నాయకులను రాయవెల్లూరు జైలుకు పంపడమే.

"ఈ సమస్యలన్నీ చాలా ప్రధానమైనవి. ఈనాడూ, మున్ముందుకూడా మన దేశభవిష్యత్తుకివి చాల ప్రధాన సమస్యలు.

"సామ్రాజ్యవాదులు కాంగ్రెసును అణచడానికి ప్రయత్నించిన ధోరణిలోనే కాంగ్రెసు మంత్రివర్గం పార్టీని అణచ ప్రయత్నించుతుంటే మిన్నకుండవలసిందేనా? సామ్రాజ్యవాద నిరంకుశాధికారులు ఇంకా పెత్తనం చెలాయించుతున్నారు. జాతీయోద్యమాన్ని నాశనం చేయడానికై కాంగ్రెసు-కమ్యూనిస్టు తగాదాను రెచ్చగొట్ట ప్రయత్నించుతున్నారు.

ఒకానొకరోజున మనమంతాకలిసి ఎదుర్కొన్న బ్రిటిష్ అధికారులు తమ నిర్బంధ చర్యలను కాంగ్రెసు మంత్రివర్గం ద్వారా చేయించుతున్నారు. కాంగ్రెసు వాదులంతా ఈవిషయంలో జోక్యంగల్గించుకొని అసమ్మతి ప్రకటించవలసిందని మేము విజ్ఞప్తి గావించుతున్నాం.

"రెండవ ప్రధాన సమస్యఇది: పీడిత ప్రజలు దోపిడీదార్లపై సాగించుతున్న ప్రజాతంత్ర పోరాటాలను బలహీనపరచడాన్ని ప్రజానీకం సహించుతుందా? పీడిత ప్రజల కష్టాల్ని తొలగించడానికి, [illegible] కూలీ రైతుల నాయకులను అరెస్టుచేయడం ప్రజలు సహించుతారా? మంత్రివర్గధోరణి అభివృద్ధి నిరోధకులను బలపరచుతోంది. కాని ప్రజాతంత్ర శక్తులను బలపరచుటలేదు.

'రోజురోజుకూ దిగజారుతున్న ప్రకాశంగారి మంత్రివర్గ ధోరణిని, దేశవ్యాపితమైన అసమ్మతి ప్రదర్శనమే అరికట్టగలదు."

స్వాతంత్ర్య పోరాట దీక్షను నిర్బంధాలు నిలపలేవు

బెజవాడ, జనవరి 26

పట్టణ యువజన సంఘం, పట్టణ మహిళా సంఘం, బెజవాడ విద్యార్థి సంఘం సంయుక్తంగా బయలుదేరదీసిన ఊరేగింపు సూర్యారావు పేట యువజనసంఘ ఆఫీసు నుండి షుమారు నాలుగుంబావుకు బయలుదేరింది. లబ్బీపేట కార్మికులు, ప్రెస్ వర్కర్లుకూడా ఊరేగింపులో కలిశారు. షుమారు 800 మందితో ఊరేగింపు క్రమశిక్షణతో బయలుదేరింది. ఎదుట "18 వ స్వాతంత్ర్య దినము" బానరు, తర్వాత "బెజవాడ స్టూడెంట్సు యూనియన్" "స్వాతంత్ర్యం, శాంతి, అభ్యుదయం" బానర్లు "సామ్రాజ్యవాదం నశించుగాక", "అంతిమ పోరాటానికి అందరూ కలిసికావాలి, ప్రజాప్రతినిధుల అనుమతిలేనిదే నిరంకుశ చట్టాలు ప్రజలపై రుద్దుటకు గవర్నరు ఎవరు?" "కాంగ్రెసు పాలనలో ప్రజాసేవకులపై దాడులు పనికిరావు" మొదలగు అనేక నినాదాలు వ్రాసిన అట్టలు కర్రలకు కట్టినవి చేతులలో పట్టుకొని యువకులు, విద్యార్థులు, కార్మికులు, మహిళలు ఉద్రేకోత్సాహంతో నినాదాలు చేసుకుంటూ పోతూవుంటే పట్టణ ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఊరేగింపు సూర్యారావుపేటనుండి ఏలూరు రోడ్డు మీదుగా బిసెంటురోడ్డు దాటి గాంధినగరు కాల్వ వంతెన దాటేటప్పటికి క్రొత్తపేటనుండి షుమారు 250 మంది కార్మికులు, యువకులతో బయలుదేరిన ఊరేగింపు కలిసింది. మొత్తం దాదాపు 1100 మందితో ఊరేగింపు సైనికదళంగా తయారయింది. ఊరేగింపు మన స్వతంత్రాన్ని అరికట్టుతూవున్నవాళ్ళకు సవాలుగా కన్పించింది. రైలుబ్రిడ్జి మీదుగా క్రొత్తపేట వీధి కమ్యూనిస్టు పార్టీ ఆఫీసు యెదుటగా ఊరేగింపు దిక్కులు పిక్కటిల్లేటట్లు నినాదాలు చేసుకుంటూ సాగిపోతుండగా టౌన్ సబ్‌ఇనస్పెక్టరు కొంతమంది కానిస్టేబుల్సుతో వచ్చి "ఊరేగింపులపైన నిషేధం వుంది. ఊరేగింపు ఆపుచెయ్యండి" అని ఆపుచేయుటకు ప్రయత్నించారు. వెంటనే "పోలీస్, గోబాక్", "పోలీస్‌జులుం నశించాలి", "పోలీస్ గోబాక్" అనే నినాదాలిచ్చుకుంటూ లెక్కచేయకుండా ఊరేగింపు సాగిపోతుంటే, పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరు ప్రజల ఆజ్ఞ ప్రకారం వెనుతిరిగాడు. ఊరేగింపు లోబ్రిడ్జి, ఫైర్ స్టేషన్లు దాటి గవర్నరుపేటలోని పోలీసు స్టేషను ప్రక్కగా "క్రొత్త ఆర్డినెన్సును వెంటనే రద్దుచేయాలి" "ప్రజా నాయకులను వెంటనే విడుదలచేయాలి" "పోలీసుజులుం నశించాలి" అని గర్జించుకుంటూ అన్సారీ పార్కువద్ద యెర్రజెండా ప్రతిష్ఠాపనచేసి మంగళాపు చౌకులో మరొక జెండా ప్రతిష్ఠాపనచేసి అరండేలు సత్రము వెనుక మీటింగు స్థలానికి చేరేటప్పటికి రెండువేలు ఊరేగింపులో వున్నారు. అప్పటికే అక్కడ దాదాపు రెండువేలకిపైగా జనం ప్రోగైయున్నారు. ఊరేగింపు క్రమశిక్షణతో బారులు తీరి వచ్చి నిర్ణీత స్థలాన్ని చేరుకున్నారు. అప్పటికే అక్కడ పదిమంది పోలీసులతో సబ్ ఇన్‌స్పెక్టరు వున్నారు. "మీటింగులపై నిషేధం వుంది. మీటింగు జరపడానికి వీల్లేదు" అని మీటింగు ఆపుటకు ప్రయత్నిస్తే "మీకు ఆజ్ఞలు అలావుంటే మాకు ఆజ్ఞలు వేరే విధంగా వున్నాయి. మేము మీటింగు జరుపుకుంటాము" అని సమాధానం చెప్పారు. మీటింగు ప్రారంభించుటకు ముందు మహిళా కామ్రేడ్స్ సుమారు ఆరుమైళ్ల యెండలో నడిచి నినాదాల్చి అలిసిపోయినప్పటికీ, "దేశమును ప్రేమించుమన్నా" అను అమర జాతీయగీతాన్ని రమ్యంగా పాడారు. "ఎగురవెయ్ అరుణపతాకం" మొదలగు నాలుగు పాటలు పాడినతర్వాత. కామ్రేడ్ మల్లికార్జున రెడ్డి స్వాతంత్ర్య దినాన్ని గురించి. ఉపన్యసించుతూ వుండగా రిజర్వుపోలీసు దళము, తుపాకులు, లాఠీలతో లారీలోవచ్చి దిగింది. ముప్ఫయిమంది రిజర్వుదళం మీటింగుకు వెనుకభాగాన నిలబెట్టారు. రిజర్వుపోలీసులనుజూచి పోలీసు యిన్స్పెక్టరుకు ధైర్యం వచ్చిందో యేమో "మీరు ఉపన్యాసము యివ్వకూడదు. ఇండిపెండెన్సు ప్లెడ్జి మాత్రమే ముగించి వెళ్ళిపోవాలి" అని అటకాయించగా, "ఆయన చెప్పేదంతా ఇండిపెండెన్సు ప్లెడ్జే. నువ్వెప్పుడైనా యిండిపెండెన్సు ప్లెడ్జి చదివితేగా తెలియటానికి

పోలీసులు తీసుకున్న ట్రస్టు రికార్డులు వెంటనే ఈయాలి

ప్రజా మంత్రివర్గం వెంటనే కలుగజేసుకోవాలి

మేనేజింగ్ ట్రస్టీ శ్రీ కాట్రగడ్డ రఘురామయ్యగారి ప్రకటన

బెజవాడ, జనవరి 27

ప్రజాశక్తి మేనేజింగ్ ట్రస్టీ శ్రీ కాట్రగడ్డ రఘురామయ్యగారిలా ప్రకటించుచున్నారు:

"ప్రజాశక్తిఫండు ట్రస్టుకమిటీ అధ్వర్యాన నడిచే ప్రజాశక్తి దినపత్రిక, పబ్లిషింగ్ హౌస్, ప్రెస్ఆఫీసులపై 22వ తేదీ రాత్రి పోలీసులు డి. వై. యస్. పి. నాయకత్వాన దాడిచేశారు. అదేవిధముగా ప్రజాశక్తి ఫండు ట్రస్టుకమిటీ ఆవరణలోవున్న ప్రజాశక్తినగర్ మీద కూడ అదే సమయానికి దాడిజరిగినది. జబర్దస్తీగా వారంటులేకుండా ఆఫీసులు, నగర్‌లోని ఇళ్లు వెతుకుట ప్రారంభించారు. కొందరు వ్యక్తులకొరకు ఈ దాడి జరిగినదని తెలుస్తోంది

"ఆఫీసులో పనిచేసేస్టాపు వారంటు ఎన్నిసార్లు అడిగినను సరియైనసమాధానంచెప్పక దౌర్జన్యముగా ఆఫీసు, యిళ్ళు సోదాచేశారు.

"మా దినపత్రిక న్యూస్ ఎడిటర్ శ్రీ కంభంపాటి సత్యనారాయణ యం. ఏ. గారిని, నగర్‌లో వారంటు లేకుండా అరెస్టు చేశారు. అదేవిధముగా శ్రీ కాట్రగడ్డ రాజగోపాలరావు, (ప్రింటరు, పబ్లిషర్, మేనేజింగు ఎడిటరు)గారినికూడ పున్నమ్మతోటలో వారి యింటివద్ద వారంటు లేకుండానే అరెస్టు చేశారు. వీరిని వెల్లూరుజైలుకు డిటెన్షనుకు పంపినట్లు తెలుస్తోంది. ఈ అరెస్టులు కొత్త ఆర్డినెన్సు అమలులోకి రాకపూర్వమే 22 వ తేదీ రాత్రి 9 గంటలకే జరిగాయి.

"23 వుదయం 8 గంటలనుండి ట్రస్టు ఫండు కమిటీకి సంబంధించిన ఆఫీసులన్నీ సోదా మొదలుపెట్టారు. సోదాలలో యీ క్రిందివాటిని పోలీసులు తీసుకువెళ్ళారు:

1. ప్రజాశక్తి ఫండు ట్రస్టు కమిటీ మీటింగ్సు మినిట్సు పుస్తకం.
2. 16-1-47 వ తేదీన జరిగిన ట్రస్టు కమిటీ మీటింగు రిపోర్టు - ఫైనాన్సు స్టేటుమెంట్సుతోసహా.
3. ఆడిటెడ్ స్టేటుమెంట్సు-(1945-46) (అన్నిడిపార్టుమెంటులవి)
4. ప్రజాశక్తి ఫండు ట్రస్టుకమిటీ క్యాషు పుస్తకం.
6. దినపత్రికకు విలేఖరులు పంపిన రిపోర్టులు, ప్రెస్ టెలిగ్రాములు.

"ప్రజామంత్రివర్గం ప్రభుత్వంలోవుండి కూడ యీ విధంగా పబ్లిక్ ఆస్తిమీద పోలీసులు దాడిచేయుట చాల శోచనీయము. వెంటనే శ్రీ ప్రకాశం పంతులుగారు యీ విషయములో కలుగజేసుకొని తమ క్రింద పనిచేసే పోలీసు డిపార్టుమెంటు గావించిన యీ అత్యాచారాలను ఖండించాలి. ట్రస్టు రికార్డులు, అకౌంటు పుస్తకములు వెంటనే యిచ్చునట్లు చూడాలి. ప్రతిదినము వ్రాసే అకౌంటు పుస్తకాలులేకపోతే ట్రస్టు రోజువారి కార్యక్రమమునకు యేవిధముగా యిబ్బంది కలుగుతుందో వేరే చెప్పనక్కర్లేదు. అరెస్టు చేసినవారిని వెంటనే విడుదల చేయాలి. దీని కంతకు బాధ్యులైన పోలీసు అధికార్లమీద చర్యతీసుకోవాలి. వీటిని నెరవేర్చి ప్రజామంత్రివర్గము, ప్రజాస్వామిక సూత్రాలకు, కనీస పౌరహక్కులకు హామీయిచ్చి కాపాడుతుందని ఆశిస్తున్నాను."

కాంగ్రెసు ఎం. ఎల్. ఏ. ఖండన

జిన్నూరు, జనవరి 27

అఖిలభారత కాంగ్రెసుసభ్యులు అల్లూరి సత్యనారాయణ (యం. యల్. ఏ.) గారిని కలుసుకొని కమ్యూనిస్టుపార్టీపై జరుపబడుచున్న పోలీసు నిర్బంధవిధానాన్నిగూర్చి అభిప్రాయ మడుగగా ఇలా తెలిపారు.

"కమ్యూనిస్టుపార్టీతో రాజకీయంగా నాకు

(మిగతా 4 వ పేజీలో)

Microfilmed from photocopy

Roja Muthiah Research Library, 3rd Cross Road, C P T Campus, Taramani, Chennai - 600 113, India.

కమ్యూనిస్టులపై దాడి, స్వాతంత్ర్యోద్యమంపై దాడి

ప్రజాశక్తి
1947 జనవరి 28 : మంగళవారం

శాసనసభ్యులకు విజ్ఞప్తి

గవర్నరు నిరంకుశాధికారం మనరాష్ట్రంపైన నియమించబడింది. జనవరి 22 అర్ధరాత్రి ...

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కుట్రను దేశభక్తులందరూ ప్రతిఘటించాలి

మద్రాసు ఇంగ్లీషు గవర్నరు, ఇంగ్లీషు వైస్రాయి అనుమతితో "ప్రజారక్షణ ఆర్డినెన్సు" జారీ చేశాడు. మద్రాసు రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పుకలిగే పరిస్థితులు ...

కొన్ని విషయాలు: కమ్యూనిస్టులపై నాగు ... కాంగ్రెసువారూ, నాయకులు కొందరు ఉన్నా ...

ఈ ఆర్డినెన్సుకు మూలకారకులు, జారీచేసింది ఇంగ్లీషు సామ్రాజ్యవాదులే

ప్రజా ప్రభుత్వాన్ని తోసిరాజన్నాడు

శాసన సభ్యులంతా నిరసించండి

ప్రజా శాంతి భద్రతలకు ప్రమాదం కలుగలేదు ఇంగ్లీషు సామ్రాజ్యవాదుల పెత్తనానికే కలుగుతూ ఉంది

స్వాతంత్ర్యోద్యమానికి గొడ్డలిపెట్టు

పుచ్చలపల్లి సుందరయ్య

(ఆంధ్రరాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ)

నాన్‌పేపరు ఫ్యాక్టరీ బిల్లులో లోపాలను సవరించాలి

కాంగ్రెస్ ప్రభుత్వానికి కామ్రేడ్ పిల్లలమర్రి విజ్ఞప్తి

జీతాల ప్రమేయంలేదు

పనివేళలు

ఆంధ్ర విద్యార్థుల డిటెన్షన్ వ్యతిరేక పోరాటం

పునాదిపాడు, జనవరి 23

డిటెన్షను విధానం రద్దుకై పునాదిపాడు విద్యార్థులు జనవరి 6 వ తేదీనుండి సమ్మె సాగిస్తున్నారు.

నందిగామ హెడ్మాస్టరు వాగ్దానం

పామర్రు విద్యార్థుల సమ్మె

గుడివాడ విద్యార్థుల విజయం

ఉండి హైస్కూల్లో సమ్మె

దూళిపూడిలో డిటెన్షన్లకు స్వస్తి

ఉరవకొండలో లెక్కల టీచరు లేదు

డిటెన్షన్ వ్యతిరేక ఆందోళన

(2 వ పేజీ తరువాయి)

హిందూ - ముస్లిం అంతఃకలహాల్ని రెచ్చగొట్టారు. అయినా, హిందూ ముస్లిం రైతాంగం త్వరలోనే తెప్పరిల్లుకుంటూ ఉంది ...

కమ్యూనిస్టులు కాంగ్రెసు మంత్రివర్గాన్ని అప్రతిష్ఠపాలు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారనటం పచ్చి అబద్ధం

కాంగ్రెసు మంత్రివర్గాలు కూలి రైతుల మాటవినాలి

కమ్యూనిస్టుల శపథం

ఆంగ్లో సోవియటు సంధిని సరిచేసి, బలపరచాలి

బెవిన్‌కు స్టాలిన్ జాబు

లండన్, జనవరి 21

సెప్టెంబరు 22 వ తేదీన బ్రిటిష్ విదేశాంగమంత్రి బెవిన్, మిత్రరాజ్యసమితి వల్ల కలిగే బాధ్యతలనూ ఇంకేలాంటి బాధ్యతలనూ బ్రిటన్ గుర్తించదు అని అన్నాడు. 1941 లో జరిగిన బ్రిటన్-రష్యా పరస్పర సహకార ఒడంబడికవల్ల కలిగే బాధ్యతలను బెవిన్ తిరస్కరిస్తున్నాడని 'ప్రవ్దా' తన సంపాదకీయవ్యాసాన్ని వ్యాఖ్యానించింది.

బెవిన్ జాబు

ఈ వ్యాఖ్యానం సరికాదంటూ బెవిన్ స్టాలిన్‌కు జనవరి 18 న ఈదిగువ జాబు వ్రాశాడు.

"మిత్రరాజ్యసమితి ఏర్పడడంతో వెనుకటి రష్యా-బ్రిటన్ ఒడంబడిక రద్దయిపోయిందని బ్రిటిష్‌ప్రభుత్వం భావిస్తుందేమో అనే అనుమానాన్ని మీరు ఫీల్డుమార్షల్ మాంట్‌గోమరీ ఎదుట వెలిబుచ్చారని తెలిసింది. ఆ అనుమానం మీకు కలిగినందుకు అంతోశించవలసివస్తున్నది. 'ప్రవ్దా' నాకీ భావాన్ని అంటగట్టింది. నాకా ఉద్దేశంలేదు. తమతమ విధానాలకు మిత్రరాజ్య సమితిని ప్రాతిపదికగా తీసుకుంటున్నామని ఇతరఅగ్రరాజ్యాలన్న మాటలనే నేనుకూడా అన్నాను. 'ప్రవ్దా' ఎందుకిలా వ్యాఖ్యానించిందో నాకు అర్థంకావడంలేదు."

స్టాలిన్ జవాబు

"మిత్రరాజ్యసమితిద్వారా కలిగే బాధ్యతలను తప్ప ఇంకేవీ గుర్తించను అని మీరనడం నాకు ఆశ్చర్యం కలిగించినమాట నిజమే. ఇతర విధమైన వివరణ ఏమీ లేకుండా అలాంటి మాటలనడం ఆంగ్లో-సోవియటు మైత్రి విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నవారికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఆంగ్లో-సోవియటు ఒడంబడికలో ఎలాంటి మినహాయింపులు, పరిమితులున్నా; వాటివల్ల యుద్ధానంతర పరిస్థితుల్లో దానివల్ల కొంత ఉపయోగమున్నా అది మన రెండు దేశాలపై కొన్ని ముఖ్యమైన బాధ్యతలను పెడుతుంది.

సెప్టెంబరు 17వ తేదీన, బ్రిటిష్‌పత్రికా విలేఖరి వేస్తుతో మాట్లాడుతూ 'బ్రిటన్‌తో జరిగిన పరస్పర సహకార ఒడంబడికకు సోవియటు బద్ధురాలై ఉంది' అని అన్నప్పుడు ఈ బాధ్యతలనే మనసులో పెట్టుకొన్నాను. మిత్రరాజ్య సమితిద్వారా కలిగే బాధ్యతలు మాత్రమే కాకుండా, ఆ ఒడంబడికద్వారా బ్రిటన్‌పట్ల సోవియటుకే కొన్ని ప్రత్యేక బాధ్యతలున్నాయని నా భావం.

"ఏది ఎలాగున్నా మీ జాబు, బ్రిటిష్ ప్రభుత్వపు ప్రకటనా విషయాన్ని పూర్తిగా వివరించాయి. ఆంగ్లో-సోవియటు ఒడంబడిక విషయంలో నా అభిప్రాయంతో మీరేకీభవిస్తున్నట్లు మీ జాబునుబట్టి తెలుస్తూంది.

"ఈ 20 ఏళ్ళ ఒడంబడిక గడువును ఇంకా విస్తరించడం గురించి బ్రిటిష్‌ప్రభుత్వ ప్రకటన చేర్కొంది. దీనిబట్టి విస్తరించదానికి నిజంగా ఉద్దేశించినట్లయితే, అందులోని మినహాయింపులనూ, పరిమితులనూ తొలగించడం గురించి ముందుగా ఆలోచించడం అవసరం. వాటిని తొలగించిన తరవాతనే దానిని విస్తరించడం సాధ్యమవుతుంది."

బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచిస్తున్నదట

లండన్, జనవరి 26

ఆంగ్లో-సోవియటు ఒడంబడిక గడువును 20 ఏళ్ళనుండి 50 ఏళ్ళకు పొడిగించాలని బెవిన్ లోగడ సూచించాడు. అందులోని మినహాయింపులను, పరిమితులను తొలగిస్తే అందుకు సోవియటుకూడా అంగీకరించవచ్చునని స్టాలిన్ జవాబునుబట్టి తెలుస్తూంది. దీనిని గురించి బ్రిటిష్ ప్రభుత్వం శ్రద్ధగా ఆలోచిస్తుందని విషయజ్ఞులనుకొంటున్నారు.

సోవియటుతో బ్రిటను స్నేహం సంపాదించుకోవాలి

ఈ వేళ లండనులో బ్రిటన్-సోవియటు స్నేహసమితి సభ్యుల సమావేశం జరిగింది. సుప్రసిద్ధ బ్రిటిష్ మతాధికారి డీన్ ఆఫ్ కాంటర్బరీ ఆ సభలో మాట్లాడుతూ బ్రిటన్ సోవియటుతో స్నేహాన్ని పెంపొందించుకోవాలి అన్నాడు.

"ఇంతవరకు మార్గం సోవియటుతో వర్తకాన్ని వృద్ధిచేసుకోవడం. గత సంవత్సరం మొత్తంమీద బ్రిటన్ సోవియటుతో 2 కోట్ల 40 లక్షల పౌనుల వర్తకంమాత్రమే చేసిందంటే అదినిగ్గుచేటు. రష్యన్లతో శత్రుత్వం చాల అపాయకరం. వారితో మైత్రి ఎంతైనా శ్రేయస్కరం. వారు కోరుతున్నది మైత్రే. వారితో స్నేహం ద్వారానే ప్రపంచ శాంతిని సాధించగలం.

"మొన్న నేను రష్యా వెళ్ళినప్పుడు స్టాలిన్‌ను కలుసుకున్నాను. బ్రిటన్ సోవియట్లమధ్య సత్సంబంధాలకు అభివృద్ధి నిరోధక పత్రికలు ప్రధానమైన ప్రతిబంధకంగా ఉన్నాయని వారన్నారు. బ్రిటిష్ పత్రికలూ, ముఖ్యంగా అమెరికా పత్రికలకు వర్తిస్తుంది" అని డీన్ ఆఫ్ కాంటర్బరీ అన్నాడు.

బందరు విద్యార్థులు 31 మంది అరెస్టు

జైలులో నిరాహారదీక్ష

బందరు, జనవరి 26

25 వ తేదీ పొద్దుటినుండి విద్యార్థులు ప్రిన్సిపాలు గారి ఇంటిముందు నిరాహారదీక్ష ప్రారంభించారు. ప్రిన్సిపాలు మర్యాషలాడి అవమానించారు. వియోదాక్షిణ్యాలు లేకుండా రిజర్వు పోలీసులకు కబురుపంపి విద్యార్థులను అరెస్టు చేయించారు. పైగా విద్యార్థులపై తప్పుడు కేసులు పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. రిజర్వుపోలీసులు విద్యార్థులను బయటకు ఈడ్చి లాఠీలతో పని చేసి అరెస్టుచేసి తీసుకుపోయారు. విద్యార్థులు జైలులో నిరాహారదీక్షపూనారు. రామచంద్రరావు అనే విద్యార్థి స్పృహ తప్పి పడిపోయాడు. జైలులో వున్న వెలుపల కేసులోని నైతిక వారియెడ సానుభూతిగా నిరసనవ్రతం చేస్తున్నారు.

విద్యార్థుల డిమాండ్లతో మాకు సంబంధంలేదు

మద్రాసు, జనవరి 26

విద్యార్థుల డిమాండ్ల విషయమై మద్రాసు ప్రభుత్వం పత్రికలకు ఒక ప్రకటన ఇచ్చింది. దానిలో డిమాండ్ల విషయమై బాధ్యత అంతా హెడ్మాష్టర్లదీ, కాలేజీ ప్రిన్సిపాళ్ళదేననీ, అందులో ప్రభుత్వం కలుగచేసుకోజాలదనీ చెప్పారు.

బ్రిటన్ ఈజిప్టు చర్చలు భగ్నమయాయి

కైరో, జనవరి 26

ఈజిప్టు-బ్రిటన్ సంప్రతింపులు పూర్తిగా భగ్నమయాయి. ఇక నీ సమస్యను భద్రతా సంఘం ఎదుట పెట్టడానికి ఈజిప్టు ప్రభుత్వం నిశ్చయించిందని ప్రధాని నొక్రాషిపాషా పత్రికా విలేఖరులతో చెప్పారు.

సూడాన్ విషయమై బ్రిటిష్‌వారు చేసిన కొత్తసూచనలను గురించి ఈజిప్టు మంత్రివర్గం నిన్నను రెండు గంటలసేపు చర్చించింది. సూడాన్‌కు స్వపరిపాలనతాహతు వచ్చేవరకూ మునుపటిలాగానే ఆంగ్లో-ఈజిప్టు సంయుక్త పరిపాలన సాగాలనీ; సూడాన్ త్వరలోనే స్వపరిపాలనాధికారం పొందడానికి ఈజిప్టు బ్రిటనులు తోడ్పడాలనీ; ఇప్పటిలాగానే సూడాన్‌పై ఈజిప్టు రాజు అధికారాన్ని మాత్ర ప్రాయంగా గుర్తించడం జరుగుతుందనీ బ్రిటిష్ సూచనలు. వీటిని నిరాకరించి ఈజిప్టు ప్రభుత్వం భద్రతాసంఘం ఎదుట ఫిర్యాదు చేయడానికి నిశ్చయించింది. బ్రిటిష్ సేనలు వెంటనే ఈజిప్టును వదిలి పోవాలని ఈ ఫిర్యాదులో ముఖ్యాంశంగా ఉంటుందని తెలుస్తూంది.

మదరాసు అండ్ దక్షిణ మహారాష్ట్ర రైల్వే

నోటీసు

అంతర్వేది (నరసపూర్) రథోత్సవం

నియమిత రైలు రాకపోకలవల్ల పై పండుగ సందర్భంలో యాత్రికులకు యం. యస్. యం. రైల్వే ప్రత్యేక సౌకర్యమును కలిగింప జాలదు.

మామూలు బండ్లలోనున్న స్థలమునకు సరిపోవు టిక్కెట్లు ఇచ్చిన తరువాత బుకింగ్ ఆపుచేయబడును. కనుక ప్రజలు ఈ పండుగ దినములలో నరసపూర్‌కు ప్రయాణము చేయవద్దని ప్రజా సౌకర్యమును దృష్టియందుంచుకొని ఇందుమూలముగా సలహా ఇవ్వబడమైనది.

పరిశుభ్రమైన ఫలహారాలకు

విశాల

విశ్రాంతి సౌకర్యాలకు

రుచికరమైన భోజనానికి

నేతాజీరెస్టారెంట్

బిసెంటురోడ్డు. బెజవాడ.

నిరాయుధులపై లాఠీలు స్త్రీలపై బాష్పవాయువు

కాంగ్రెసువాదులంతా ఖండించాలి

పంజాబు కమ్యూనిస్టు కార్యదర్శి విజ్ఞప్తి

లాహోరు, జనవరి 25

భారత కమ్యూనిస్టుపార్టీ పంజాబుకమిటీ కార్యదర్శి కామ్రేడ్ తేజసింగ్ స్వతంత్ర పంజాబ్ ప్రభుత్వం లీగ్‌నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన చేశారు.

"నిరాయుధులయిన ముస్లిం ప్రజలపై లాఠీల విసరడాన్ని, స్త్రీలపై బాష్పవాయువు ప్రయోగాన్ని కాంగ్రెసువాదులంతా తీవ్రంగా ఖండించాలి.

"రాష్ట్రీయ స్వయంసేవా సంఘమును, ముస్లిం నేషనల్ గార్డ్సును నిషేధించడం వలన రాష్ట్రంలో మహోద్రిక్తమైపోయింది. ఇది అందరికీ సంబంధించిన సమస్య. ఈ విధంగా మతకలహాల చెలరేగే పరిస్థితులను పోలీసులు కల్పించుతూంటే చూస్తూ కూర్చోవలసినదేనా? కలకత్తా మారణహోమ లాహోరు వీధులలో ప్రత్యక్షం కావలసిందేనా?

"ప్రభుత్వం వెంటనే అరెస్టుచేసినవారందరినీ విడిచిపెట్టాలని కోరుతున్నాను.

"లీగు నాయకులు తొందరపడి, రాష్ట్రంలోని పరిస్థితులను విషమింపజేయకుండా పనిచెయ్యాలని కోరుతున్నాను.

"కల్లోలాలు వ్యాపింపచేయడానికి తహతహలాడుతూన్న దురంతకులను రాష్ట్రప్రజలందరూ సమైక్యతతో ఎదిరించాలని కోరుతున్నాను."

(మొదటిపేజీ తరువాయి)

అభిప్రాయ భేదాలున్నసంగతి మీకు తెలిసినదే. అంతమాత్రాన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఏజెంట్లయిన పోలీసుల నిరంకుశ నిర్బంధ విధానాన్ని నాటోటి కాంగ్రెసువాదులు సహించి పూరుకోనజాలరు. తాత్కాలిక జాతీయ కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండానే ఈ నిర్బంధవిధానం పోలీసులు ప్రవేశపెట్టడం భారత జాతీయనాయకుడు పండిత జవహర్‌లాల్ నెహ్రూ తెలియజేశారు. బ్రిటిష్‌వారు తమ నిరంకుశ పరిపాలన ఎప్పటివలెనే కొనసాగించ జూస్తున్నారనే విషయాన్ని రుజువు చేయటానికి ఈ ఒక్కవుదాహరణ చాలును. రాజకీయాలలో ఎన్ని అభిప్రాయ భేదాలున్నప్పటికీ, వాక్‌సభా పత్రికా స్వాతంత్ర్యాలు మొదలగు పౌరసత్వ హక్కులపై దెబ్బతీయడానికి పరప్రభుత్వం పూనుకొన్నప్పుడు దానిని ఎదుర్కొనుట ప్రతి దేశభక్తుని కర్తవ్యమని నా అభిమతం.

"కమ్యూనిస్టులనేగాక బీహారు పంజాబు మొదలగు రాష్ట్రాలలో కాంగ్రెసు సోషలిస్టు ప్రముఖులను అరెస్టు చేయటం, వారి ఆఫీసులపై దాడిచేయటం మొదలగు నిర్బంధ విధానం సాగినట్లు వార్తలు వచ్చినాయి. ఈ నిర్బంధ విధానాన్ని స్వాతంత్ర్యోపాసకులంతా కలసి ఎదుర్కొనకపోతే ప్రజాజీవితమే దుర్భరమౌతుంది. భారత స్వాతంత్ర్య అంతిమ సమరానికి చేయవలసిన విప్లవ ప్రయత్నమే భగ్నమౌతుంది. కనుక పౌరసత్వహక్కులకోసం ఎల్లప్పుడూ పోరాడుతూ వచ్చిన కాంగ్రెసువాదులు ఈసమయములో మౌనం వహించరాదు."

స్వతంత్ర దినోత్సవం

(మొదటిపేజీ తరువాయి)

గోబాక్ అని ప్రజల్లోనుండి నినాదాలు బయలుదేరేసరికి ఇన్స్పెక్టరు పోలీసు ఆఫీసరు.

ఐక్యతా మార్గమువల్లే మనకు స్వరాజ్యం రాగలదు. అటువంటి ఉన్నతాశయాలకొరకు పాటుపడుతున్న కమ్యూనిస్టు పార్టీపై కాంగ్రెసు మంత్రివర్గాలంతగానే తీవ్ర నిర్బంధ విధానంప్రయోగించబడుతూంది. యిటువంటి చట్టాలు, ఈ నిర్బంధ చర్యలు మన స్వాతంత్ర్యోద్యమాన్ని కుంటుపరచి దేశ జాతి సత్వాన్ని పాడిగిస్తాయి. అన్ని నిర్బంధాలు నిరంకుశ చట్టాలు యెదిరించి, స్వాతంత్ర్యాభిలాషులందరూ ఐక్యమయి స్వతంత్ర పోరాటం సాగించి జయము గాంచుటకు సిద్ధంగా వుండవలసిందని రెడ్డిగారు హెచ్చరించారు స్వతంత్ర భారత్‌కి జై, భారత కమ్యూనిస్టుపార్టీకి జై. అనే నినాదాలు దిక్కులు పిక్కటిల్లినట్లు మ్రోగుతుండగా సభ జయప్రదంగా ముగిసింది.

★

దేశమంతటా కూడా నేడు స్వాతంత్ర దినోత్సవాలు జరిగినాయి. కాని, కాంగ్రెసు అధ్యక్షుని ఆదేశానుసారం అనేక ప్రదేశాలలో వ్యక్తులుగాని, చిన్న చిన్న దళాలుగా ఏర్పడిగాని ప్రజలు స్వాతంత్ర ప్రతిజ్ఞ తీసుకొన్నారు.

ఢిల్లీలో పంత్, నెహ్రూ, పటేలు, సుచేత కృప్లానీ మొదలగువారు జెండా ప్రతిష్ఠాపనోత్సవాలలో పాల్గొన్నారు.

కలకత్తా, కరాచీ, లాహోరు, బొంబాయి మొదలగు ప్రదేశాలలో జెండా స్థాపనచేసి స్వాతంత్ర్య ప్రతిజ్ఞ తీసుకున్నారు.

వార్ధాలో ప్రభాతభేరీ, ఊరేగింపులు, జెండా వందనం కూడా మహోత్సాహంతో జరిగినాయి.

సత్యాగ్రహం చేయడానికి లీగ్ అసెంబ్లీపార్టీ

పంజాబ్ ముస్లింలీగ్ అసెంబ్లీపార్టీ 25వ తేదీ సమావేశంలో పంజాబ్ పబ్లిక్ సేఫ్టీ ఆర్డినెన్సును రాష్ట్రమంతటా ధిక్కరించి, సత్యాగ్రహం చేయడానికి నిర్ణయించారు.

ఆ నిర్ణయాన్ని అనుసరించి ఊరేగింపుగా నడుపుతూన్న 68 గురు ప్రముఖలీగ్ నాయకులు, శాసన సభా సభ్యులు నేడు అరెస్టు చేయబడ్డారు.

లీగ్ నణచేఎత్తు చాలా ప్రమాదకరం

జనాబ్ జిన్నా ప్రకటన

కరాచీ, జనవరి 26

అఖిలభారత ముస్లింలీగ్ అధ్యక్షులు జనాబ్ జిన్నా పంజాబులో ముస్లిం నేషనల్ గార్డ్సు సంస్థపై చేసిన ఆంక్షను ఖండిస్తూ ఈవిధంగా ప్రకటించారు:

"ప్రత్యేకసైన్యాలను పెంచుకొనేటందుకే ముస్లిం నేషనల్ గార్డ్సు నిర్మాణం జరిగిందనే అభిప్రాయం పట్టి పొందారు. లీగుగాని, ముస్లిం నేషనల్ గార్డ్సుగాని చట్టవిరుద్ధమైన పనులను చేయలేదు. ఈ ప్రభుత్వ చర్య ప్రధానికి తెలియకుండానే జరిగిందని అనుకుంటాను. ఆయన ఈ విషయంలో తన బాధ్యతను ప్రకటించాలి. ముస్లింలీగ్‌ను అణచివేసేటందుకై జరిగే ప్రయత్నాలు చాలా విషమ ఫలితాలనిస్తాయి."

లీగ్ నాయకుల విడుదల

లాహోరు, జనవరి 27

మామ్‌దూత్ నవాబ్, ఫిరోజ్‌ఖాన్ నూన్ మొదలగు పంజాబ్ లీగ్ నాయకులను పంజాబు ప్రభుత్వం విడిచిపెట్టి, వారిమీదగల కేసులను ఉపసంహరించుకొన్నారు.

కృష్ణాజిల్లా మహిళా వర్కర్ల సమావేశం

కృష్ణాజిల్లా మహిళావర్కర్ల సమావేశం 30-1-47 న 2 గంటలకు గుడివాడ తాలూకా బల్లిపర్రు గ్రామంలో శ్రీ తమ్మారెడ్డి లక్ష్మీదేవమ్మగారి గృహమునందు జరుగును. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా కాన్ఫరెన్సును గూర్చి చర్చించవలసి వున్నది. కాన ప్రతి గ్రామ మహిళావర్కరూ యిదే నోటీసుగా భావించి తప్పక రా ప్రార్థన.

కె. హనుమాయమ్మ,

కార్యదర్శిని.

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada. Consulting Editor: M. Chandrasekhara Rao

END OF ISSUE